క్లుప్తంగా

వైభవంగా రామాలయ ప్రతిష్ఠ



కొత్తవలసలో జరుగుతున్న పూజలు

సాలూరు: మండలంలోని కొత్తవలస గ్రామంలో రామాలయ ప్రతిష్ఠ మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవాలలో భాగంగా సోమవారం చెట్టు, గ్రామదేవతల విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజాప్రతినిదులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు జర్జాపు సూరిబాబు, గిరిరఘు, గొర్లె వెంకటరమణ, హరిబాలాజీ, మండవల్లి బద్రి తదితరులు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఆధ్యాత్మికతతో కూడిన వాతావరణం నెలకొంది.

ఘనంగా ఆలయ ప్రథమ వార్షికోత్సవం



అజ్జాడలో దుర్గాభవానీ ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు

బలిజిపేట: మండలంలోని అజ్జాడలో శ్రీశ్రీశ్రీ విజయ దుర్గ భవాని ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని గ్రామస్తులు ఘనంగా ప్రారంభించారు. రెండు రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అందులో భాగంగా సోమవారం అమ్మవారి సన్నిదిలో దంపతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాలొన్నారు.

ఎంపీడీఓ బాధ్యతల స్వీకరణ



బాధ్యతలు స్వీకరించిన రమాదేవి

సాలూరు: సాలూరు ఎంపీడీగా రమాదేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏఓగా పనిచేస్తున్న ఆమె పదోన్నతిపై సాలూరు రెగ్యులర్ ఎంపీడీఓగా విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు అధికారులు, కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి, అభినందనలు తెలిపారు. ఏఓ పార్వతి ఎఫ్ఏసీ ఎంపీడీఓగా ఇన్నాళ్లు ఇక్కడ బాధ్యతలు నిర్వర్తించారు.

పంపిణీకి సిద్ధమవుతున్న జేవీకే కిట్లు



బలిజిపేట ఉన్నత పాఠశాలలో కిట్లను సరిచేస్తున్న సిబ్బంది

బలిజిపేట: మండలంలోని 56పాఠశాలలకు పంపిణీ చేయాల్సిన జగనన్న విద్యాదీవెన కిట్లను సిద్ధం చేసినట్లు ఎంఈఓ శ్రీనివాసరావు తెలిపారు. పాఠశాలల వారీగా ఇండెంట్ ప్రకారం కిట్లుగా తయారుచేసి నేరుగా పంపిస్తామన్నారు. ప్రతి పాఠశాలలో అందరు విద్యార్థులకు సరిపడా కిట్లు అందజేయనున్నట్లు చెప్పారు. బ్యాగు, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బెల్టు ప్రతి విద్యార్థికి అందించనున్నట్లు స్పష్టం చేశారు. పాఠశాలలు తెరిచే సమయానికి వాటిని పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో సీఆర్పీలు, సిబ్బంది పాల్గొన్నారు.

బైక్ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు



చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

పార్వతీపురం: బైక్ అదుపు తప్పడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయాల పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. కొమరాడ మండలం కొట్టు గ్రామానికి చెందిన ఎల్.కిశోర్, బొబ్బిలి నుంచి పార్వతీపురంలోని వైకేఎం కాలనీ బాలాజీనగర్ జంక్షన్‌లో బస్సు దిగి ఎస్పీ కార్యాలయం మీదుగా నడుచుకుంటూ వెళ్తుండగా నర్సిపురం నుంచి పార్వతీపురం వస్తున్న ద్విచక్రవాహనం బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కిశోర్‌కు, అలాగే ద్విచక్రవాహనం నడుపుతున్న ఎ.శ్రీనుకు గాయాలయ్యాయి. శ్రీనివాసరావు సీతానగరం మండలం పెదభోగిలి గ్రామానికి చెందిన వాడు. ఈ మేరకు క్షతగాత్రులను 108 ద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.

రేపు మండల సర్వసభ్య సమావేశం

కురుపాం: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ వి.వి.శివరామప్ప సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు ఎంపీపీ శెట్టి పద్మావతి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మండల స్థాయిలోని అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని కోరారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

• డిప్యూటీ సీఎం రాజన్నదొర

సాలూరు:

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఉపముఖ్యమంత్రి, గిరిజనసంక్షేమశాఖామంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా డీఎఫ్ఓ ప్రసూన ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని ఉపముఖ్యమంత్రి రాజన్నదొర తన గృహం దగ్గర జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుకోవడానికి అందరం కృషి చేయాలని కోరారు. పర్యావరణ పరిరక్షణపై అందరికీ అవగాహన పెంపొందించాలని సూచించారు. అనంతరం ఉపముఖ్యమంత్రి గృహం నుంచి పట్టణంలో మెయిన్‌రోడ్డు వైఎస్సార్‌కూడలి వరకు డీఎఫ్ఓ ప్రసూన, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామారావు, సీఐ శ్రీనివాసరావు, నీడ్ స్వచ్ఛంద సంస్థ మేనేజర్ వేణుగోపాలరావు, మహిళా సంఘాలు తదితరులు ర్యాలీ చేసిన తరువాత మానవహారం రూపొందించారు.

సీతానగరంలో..

సీతానగరం: పర్యావరణాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని డీఆర్‌సీ ఏడీఏ శారద పిలుపునిచ్చారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల వ్యవసాయ కార్యాలయంలో ఏఓ ఎస్.అవినాష్ ఆధ్యక్షతన వ్యవసాయ, ఉద్యానవన సహాయకులకు 'మిషన్ లైఫ్' (మిషన్ లైఫ్–లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్) గురించి సోమవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆమె పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గురించి వివరించారు. వాతావరణ మార్పులతో ప్రతిచోటా సమస్యలు ఎదురవుతున్నాయని, వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మిషన్ లైఫ్ సహాయం చేస్తుందని పేర్కొన్నారు. జీవనశైలిలో కొన్ని మార్పులు తీసుకొస్తే పర్యావరణానికి మేలు జరుగుతుందని, వాతావరణాన్ని కలుషితం చేసే వాటికి బదులుగా ప్రత్యామ్నాయాలను వినియోగించి పర్యావరణాన్ని పరిరక్షించవచ్చన్నారు. వ్యవసాయ పంటలసాగులో భాగంగా ఉపయోగించే ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు నియమిత మోతాదులో వాడడం వల్ల కాలుష్యాన్ని తగ్గించవచ్చని, ప్రకృతి వ్యవసాయం చేయడానికి రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ఆచరణలోకి తెచ్చే విధంగా చేస్తే నేలకాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలియజేశారు. పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగించడం వల్ల 'భూ'భౌతిక లక్షణాలు అభివృద్ధి చెందుతాయని సేంద్రియ కర్బనం అభివృద్ధి చెంది భూసారం పెరుగుతుందని, భూకాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి సమతుల్యత, వాతావరణ సానుకూలమార్పులు, పునరుత్పాదక శక్తి వనరుల వినియోగం దిశగా లైఫ్ మిషన్ అడుగులు వేస్తుందని, సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపన, కరువు ప్రాంతాల్లో నీటిపరిరక్షణ, నీటిని ఆదా చేయడం లాంటి చర్యల ద్వారా పర్యావరణ విపత్తులను నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మండలంలోని గ్రామ వ్యవసాయ, ఉద్యానవన సహాయకులు పాల్గొన్నారు.

బలిజిపేటలో..

బలిజిపేట: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని బొబ్బిలి బ్రహ్మకుమారీలు తెలిపారు. అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మండలంలోని మిర్తివలసలో మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించాలంటే పర్యావరణ పరిరక్షణ అవసరమన్నారు. అందుకుగాను ప్రతి గ్రామంలో మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని కోరారు. మొక్కలను పరిరక్షించి వాటి ద్వారా కాలుష్యనియంత్రణలో అందరం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.



జెండా ఊపి ర్యాలీ ప్రారంభిస్తున్న ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర



సీతానగరం: మాట్లాడుతున్న డీఆర్సీ ఏడీఏ శారద



బలిజిపేట: మిర్తివలసలో పర్యావరణ పరిరక్షణపై ప్రదర్శన ఇస్తున్న బ్రహ్మకుమారీలు

సహజ వనరులను పొదుపుగా వాడుకోవాలి



పార్వతీపురం టౌన్: ర్యాలీ నిర్వహిస్తున్న డీఈఓ ప్రేమ్ కుమార్

పార్వతీపురంటౌన్: సహజ వనరులను పొదుపుగా వాడుకుని భవిష్యత్ తరాలకు అందజేసే బాధ్యత మనందరిపై ఉందని పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోమవారం జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దీనికి ముందు పార్వతీపురం జిల్లా విద్యాశాఖ అధికారి నిమ్మక ప్రేమ్ కుమార్ డీఈఓ కార్యాలయం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు పర్యావరణ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ పరిషత్ ప్రధాన కార్యదర్శి నల్లా బాలకృష్ణారావు, జట్టు వ్యవస్థాపకులు డాక్టర్ పారినాయుడు, జట్టు ఆశ్రమ నిర్వాహకురాలు పద్మజ, ప్రిన్సిపాల్ ఆకుల రాజు, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంట జగన్నాథం, నోబుల్ వాకర్స్ గవర్నర్ జయ నారాయణస్వామి, డీఎస్ఓ లక్ష్మణరావు, నేషనల్ గ్రీన్ కోడ్ కోఆర్డినేటర్ జి. రాజు పర్యావరణ పరిరక్షణ పరిషత్ అధ్యక్షుడు టి.శివకేశవరావు, కవి గౌరినాయుడు, గ్రీన్ బెల్ట్ నిర్వాహకులు ఎస్వీ రమణమూర్తి, వినియోగదారుల సంఘం నుంచి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



పార్వతీపురం టౌన్: ర్యాలీలో పాల్గొన్న డీఎంహెచ్ఓ బి.జగన్నాథరావు

ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి

పార్వతీపురంటౌన్: పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని డీఎంహెచ్ఓ బి.జగన్నాథరావు అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వైద్యసిబ్బందితో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ ర్యాలీ ఆర్టీసీ కూడలి వరకు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హితవు పలికారు. కాలుష్యాన్ని తగ్గించడంలో ప్రధాన భూమిక వహిస్తున్న వృక్షాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆస్పత్రుల సమన్వయ అధికారి బి.వాగ్దేవి, డీఐఓ టి.జగన్‌మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కె. హేమలత, పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు.

మొక్కల పెంపకం

పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మున్సిపల్ చైర్‌పర్సన్ బి. గౌరీశ్వరి అన్నారు. సోమవారం పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీశాఖాధికారుల సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

గ్రామాల్లో సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం



తాళ్లబురిడిలో ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు వివరిస్తున్న ఎమ్మెల్యే జోగారావు

• ఎమ్మెల్యే అలజంగి జోగారావు

పార్వతీపురంటౌన్: సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమ ని, అందుకే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదల పక్షాన నిలుస్తున్నారన్నారు. పార్వతీపురం మం డలంలోని తాళ్లబురిడి గ్రామంలో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే గడపగడపకు వెళ్లి ప్రజలతో మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలు తీరును గ్రామస్తులకు వివరించిన ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందుతున్నాయా? లేదా? అర్హులకు ఏదైనా అన్యాయం జరుగుతోందా? తదితర విషయాలు తెలుసుకునేందుకే తాము వచ్చామని వివరించారు. లబ్ధిదారులు సంతృప్తి చెందడంతో ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాలవి అర్థం లేని ఆరోపణలు

అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హతే ప్రామాణికంగా పార్టీలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. సచివాలయాలు ఆయా గ్రామాల పరిధిలో ఉండడం వల్ల ప్రజలకు కూడా తమ సమస్యలను వెంటనే తెలియజేసి పరిష్కారం పొందుతున్నారని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందజేస్తూ పేదల అభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తున్న తీరును ఓర్వలేక టీడీపీ, జనసేన నాయకులు కొందరు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్న నాయకులు బాదుడేబాదుడు అంటూ మభ్యపెట్టే కార్యక్రమం చేపట్టడం విచాకరమని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మజ్జి శోభారాణి, జెడ్పీటీసీ బలగ రేవతమ్మ, ఏఎంసీ చైర్‌పర్సన్ భాగ్యలక్ష్మి, వైస్ ఎంపీపీ సిద్ధా జగన్నాథరావు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బొమ్మి రమేష్, ఆత్మచైర్మన్ యాండ్రాపు తిరుపతిరావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు స్టేట్‌కార్పొరేషన్ డైరెక్టర్లు, ఏఎంసీ డైరెక్టర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

డీఈఓ ఆకస్మిక పర్యటన

సాలూరు: డీఈఓ ప్రేమ్‌కుమార్ సోమవారం సాలూరు పట్టణంలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా గాడివీధి, డబ్బివీధి పాఠశాలల్లో జరుగుతున్న పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలను పరిశీలించారు. స్థానిక గరల్స్ హైస్కూల్స్, ప్రభుత్వ ఉన్నతపాఠశాలల్లో జరుగుతున్న నాడు నేడు పనులను సందర్శించారు. పట్టణం, మండలంలో జరుగుతున్న నాడు నేడు పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. జగనన్న విద్యాకానుక కిట్ల స్టాక్‌పాయింట్‌ను సందర్శించి కిట్లు పరిశీలించారు. అనంతరం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, పాఠ్యపుస్తకాలకోసం ఇండెంట్ ఆన్‌లైన్‌లో ముందుగా పంపించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ రాజకుమార్, మున్సిపల్ ఏఈ సూరినాయుడు తదితరులు ఉన్నారు.

గర్భిణులకు ప్రత్యేక వైద్యసేవలు

సీతంపేట: స్థానిక ఏరియా ఆస్పత్రిలో గర్భిణులకు సోమవారం ప్రత్యేక వైద్యసేవలు అందించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో బీపీ, రక్తహీనత వంటి పరీక్షలు చేసి, ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను సిబ్బంది వివరించారు. కాన్పు జరిగేంత వరకు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.

ఆర్‌బీకేలకు చేరుకున్న విత్తనాలు



సీతంపేట: స్థానిక రైతు భరోసా కేంద్రాలు(ఆర్‌బీకే)కు ఖరీఫ్ వరి విత్తనాలు సోమవారం వచ్చి, చేరుకున్నాయి. ప్రత్యేక ఆర్టీసీ లగేజీ బస్సులో సాంబ, స్వర్ణమసూరు, ఆర్‌జీఎల్, 1061, 1064, 1121 వంటి రకాల విత్తనాల బస్తాలు వచ్చినట్లు మండల వ్యవసాయాధికారి తిలక్ తెలిపారు. వీటిని 90 శాతం సబ్సిడీపై ఇక్కడి గిరిజన రైతులకు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

గ్రౌండ్ ట్రూత్ సర్వే వేగవంతం చేయాలి

• ఆర్డీఓ కె హేమలత



మాట్లాడుతున్న ఆర్డీఓ పి.హేమలత

సీతానగరం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న జగనన్న శాశ్వత భూ రక్ష, భూ హక్కు పథకం ద్వారా అసలైన రైతులకు భూములపై హక్కులు కల్పించే పనులు వేగవంతం చేయాలని ఆర్డీవో పి.హేమలత ఆదేశించారు. ఈ మేరకు సోమవారం చెల్లన్నాయుడువలస, లక్ష్మీపురం గ్రామాల్లో జరుగుతున్న గ్రౌండ్ ట్రూతింగ్ పనులు, గ్రామాల్లో సర్వే రాళ్ల పాతే పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో డ్రోన్‌సర్వే పూర్తవండతో రోవర్‌విధానంతో గ్రౌండ్‌ట్రూతింగ్ పనులు నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని తహసీల్దార్లకు సూచించినట్లు చెప్పారు. రైతులు సాగు చేస్తున్న భూములపై ఎన్నో క్రయవిక్రయాలు నిర్వహించడమే కాకుండా ఎంతమంది చేతులు మారాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. గ్రామాల్లో భూముల వివరాలను డ్రోన్ ఫ్లయింగ్, గ్రౌండ్ ట్రూతింగ్ సర్వే పనులు పూర్తి చేసి నప్పటికీ ఎస్ఎఫ్ రికార్డులు, రైతులవద్ద క్రైచీటీ పత్రాలను సరిచూసుకుని భౌతికంగా పొలాల్లో తిరిగి పరిశీలించి అసలైన రైతులకు భూములు దఖలు పడే విధంగా సర్వే రాళ్లు వేసేలా చూడాలన్నారు. గ్రామాల్లో భూములకు పెరుగుతున్న ధరల కారణంగా భూములపై తగాదాలు పెరగడాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం జగనన్న శాశ్వత భూ రక్ష, భూ హక్కు పథకం అమలు చేసి రీ సర్వే చేయడానికి ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. రైతుల ఆధీనంలో భూములున్నప్పటికీ వారిపేర్లు రికార్డుల్లో ఉన్నదీ, లేనిదీ సమగ్రంగా పరిశీలించాలని ఆదేశాలు జారీచేశారు. 'భూ'సమస్యలు సమగ్రంగా పరిష్కరించడానికి తహసీల్దార్‌ల పర్య వేక్షణలో రీసర్వే డీటీలు, మండలసర్వేయర్లు సిబ్బందితో సమన్వయం చేసి పని చేయాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్వీరమణ, రీసర్వే డీటీ పి. చిట్టెమ్మ, గ్రౌండ్‌ట్రూతింగ్ సర్వేయర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు.

17వరకు అతిసార నియంత్రణ పక్షోత్సవాలు



కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న డీఎంహెచ్ఓ జగన్నాథరావు

పార్వతీపురంటౌన్: అతిసార నియంత్రణ పక్షోత్సవాలు(ఇంటెన్సిఫైడ్) డయేరియా కంట్రోల్ ఫోర్ట్‌నైట్) కార్యక్రమాన్ని ఈనెల 17 వరకు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ బి.జగన్నాథరావు తెలిపారు. ఈ మేరకు ఐడీసీఎఫ్ కార్యక్రమాన్ని డీఎంహెచ్ఓ జగన్నాథరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ బి.వాగ్దేవిలు జిల్లా ఆస్పత్రిలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ డయేరియా ద్వారా సంభవించే మరణాలను నివారించడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఈనెల 17వ తేదీవరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల పరిధిలో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. డీసీహెచ్ఎస్ వాగ్దేవి మాట్లాడుతూ ఆస్పత్రిలో పిల్లల వార్డుల వద్ద ఓఆర్ఎస్ జింక్ కార్నర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జి.జగన్‌మోహన్‌రావు, సూపర్‌వైజర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

విత్తన మహోత్సవానికి తరలిరండి

సీతంపేట: గుంటూరులో ఈ నెల 12వ తేదీన జరిగే విత్తన మహోత్సవానికి రైతులంతా తరలిరావాలని స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త పి.సీతారాం సోమవారం ఓ ప్రకటనలో కోరారు. కొత్త రకం నువ్వుల విత్తనాలతో పాటు వివిధ రకాల విత్తనాలు అక్కడ అందుబాటులో ఉంటాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అంత్యక్రియలకు రూ.10వేలు అందజేత



మాట్లాడుతున్న వెల్ఫేర్ సహాయరాకులు దివ్య గాయత్రి

సీతానగరం: మండలంలోని అప్పయ్యపేట గ్రామానికి చెందిన పల్లి ఆదినారాయణ అంత్యక్రియల నిమిత్తం సోమవారం వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా రూ.10 వేలు పెదభోగిలి సచివాలయ వెల్ఫేర్ సహాయకురాలు దివ్యగాయత్రి ఆధ్వర్యంలో స్థానిక పెద్దలు అందజేశారు. ఈ మేరకు దివ్యగాయత్రి మాట్లాడుతూ వైఎస్ఆర్ బీమా సభ్యత్వం తీసుకున్న పల్లి ఆదినారాయణ అనారోగ్యానికి గురై మృతి చెందారు. నామినీ అయిన భార్య లక్ష్మి పేరున వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా రూ 1,00,000లు క్లెయిమ్ మంజూరైందని, ముందుగా అంత్యక్రియల నిమిత్తం రూ.10 వేలు అంద జేసినట్లు తెలియజేశారు. మిగతా రూ.90 వేలు నామినీ అయిన లక్ష్మి బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పెదభోగిలి పంచాయతీ సిబ్బంది, లబ్ధిదారు కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

దేవదాయ భూముల వివరాలు ఇవ్వండి



ఇన్‌చార్జ్ తహసీల్దార్ కుమార్‌కు వినతిపత్రం అందజేస్తున్న దేవదాయ శాఖ సిబ్బంది

గరుగుబిల్లి: దేవదాయ భూముల వివరాలు తెలిపే రికార్డులు ఇవ్వాలని దేవదాయ శాఖ సిబ్బంది కోరుతున్నారు. ఇదే విషయమై సోమవారం మండల ఇన్‌చార్జ్ తహసీల్దార్ పి.ఎల్.కుమార్‌ను కలిసి, వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్, జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష పథకంలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో చేపట్టిన భూముల రీసర్వేలో గ్రామకంఠాలు, పోరంబోకు, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలతో పాటు దేవదాయ భూముల వివరాలు కూడా సర్వేయర్లు నమోదు చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో దేవదాయ భూముల వివరాలు తెలిపే నివేదికలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ సిబ్బంది ఎం.మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గ్రామదేవత పండగ



గ్రామ వీధుల్లో బంగారమ్మతల్లి ఘటాల ఊరేగింపు

భామిని: మండలంలోని నేరడి–బి గ్రామంలో బంగారమ్మతల్లి గ్రామదేవత పండగ సోమవా రం ఘనంగా నిర్వహించారు. ఉదయం మేళతాళాల నడుమ మహిళలు అమ్మవారికి ముర్రాటలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారి ఘటాలు, పాలజంగిడిని వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి.